సాక్షి
భద్రాద్రి కొత్తగూడెం
సోమవారం । 21 । ఆగస్టు । 2023



ప్రజాసేవకే అంకితమవుతా

ప్రజలకు సేవ చేయడమే రాజకీయమని, తన జీవితాన్ని వారికే అంకితం చేస్తానని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. 10లో



కేసీఆర్ కుటుంబ పాలన

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని మహారాష్ట్ర విధాన సభ డిప్యూటీ స్పీకర్ విమర్శించారు. 8లో

గరిష్టం / కనిష్టం
32° / 24°

వాతావరణం

జిల్లాలో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

రామయ్యకు స్వర్ణ పుష్పార్చన



నిత్యకల్యాణంలో స్వామివారికి పూజలు చేస్తున్న అర్చకులు

భద్రాచలంఅర్బన్: శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆదివారం స్వర్ణ పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకే గోదావరి పుణ్య జలాలతో అంతరాలయంలో మూలవరులకు అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారి కల్యాణమూర్తులను చిత్రకూట మండపంలో వేంచేయింపజేసి వైభవంగా నిత్యకల్యాణం గావించారు. అంతకు ముందు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదతర పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి సారె సమర్పణ



అమ్మవారికి సారెను తీసుకొస్తున్న భక్తులు

పాల్వంచరూరల్: శ్రావణ మాసం సందర్భంగా పెద్దమ్మతల్లికి భక్తులు సారెను సమర్పించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, తలనీలాలు, చీరలు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు విశేష పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ మహిపతి రామలింగం, డైరెక్టర్లు చందుపట్ల శ్రీనివాసరెడ్డి, చింతా నాగరాజు, గంధం వెంగళరావు, సంకా వెంకటరామారావు పాల్గొన్నారు.

ఉత్కంఠ..?



సీఎం కేసీఆర్‌ను కలిసిన తెల్లం వెంకట్రావు

నేడు బీఆర్‌ఎస్ టికెట్లు ప్రకటిస్తుందని ప్రచారం

- హైదరాబాద్‌కు చేరిన ఇల్లెందు 'అసెంబ్లీ' పంచాయితీ
- భద్రాచలంలో తెల్లంతో పాటు తెరపైకి కొత్త పేర్లు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతూ హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి పార్టీలో టికెట్ల పంచాయితీ తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అసమ్మతి సెగలు రగులుతుంటే మరోవైపు టికెట్లు దక్కించుకునేందుకు సిట్టింగులు, ఆశావహులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తాతా, రేగాలను కాదని..

ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ) ఇప్పటికే ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. టికెట్ ఇవ్వొద్దని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. దీనికి కౌంటర్‌గా డీవీకి వ్యతిరేకంగా ఉన్న 19 కౌన్సిలర్లను వెంట తీసుకుని ఎమ్మెల్యే హరిప్రియ హైదరాబాద్‌లో మకాం వేశారు. పార్టీ పెద్దలను కలిసి డీవీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధును నియమించారు. ఇల్లెందు మున్సిపాలిటీలో చెలరేగిన అసమ్మతిని చల్లార్చడంలో ఇప్పటికే పలు మార్లు ప్రయత్నించి, తాతా మధు విఫలమయ్యారు. దీంతో 'ఇల్లెందు' పంచాయితీని ఎలాగైనా హైదరాబాద్‌లో పార్టీ పెద్దల సమక్షంలోనే తేల్చుకోవాలనే నిర్ణయానికి అసమ్మతి వర్గం కౌన్సిలర్లు వచ్చారు. కాగా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇల్లెందు వ్యవహారాలతో ముందు నుంచీ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

భద్రాచలంలో మనమే

ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన తెల్లం వెంకట్రావు ఆదివారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ భేటీలో సీపీఎంతో పొత్తులు కుదిరే అవకాశం లేదని, భద్రాచలంలో మనమే పోటీలో ఉంటామని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెల్లం వర్గీయులు పేర్కొన్నారు. మరోవైపు తెల్లం వెంకట్రావుకు టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలోని ఐదు మండలాల బీఆర్‌ఎస్ నేతలు జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రేగాతో సమావేశమైన ఈ నేతలంతా చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బోదబోయిన బుచ్చయ్యకు టికెట్ ఇవ్వాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో డీడీ హోదాలో పని చేస్తున్న కొర్స వెంకటేశ్వరరావువ అనే ఉద్యోగి సైతం బీఆర్‌ఎస్ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో హరిప్రియ



ఇల్లెందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిన్నా మొన్నటి వరకు తనకే టికెట్ వస్తుందని హరిప్రియా నాయక్ పూర్తి భరోసాతో ఉన్నారు. గడిచిన నెలరోజులుగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో సిట్టింగుల్లో ఆమెకు చోటు దక్కకపోవచ్చనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఆదివారం ఉదయమే హరిప్రియ హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అయితే సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ దక్కలేదు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. దీంతో మరో మంత్రి హరీశ్ రావును కలిశారు. అప్పటికే హరీశ్ బయటకు వెళ్తుండటంతో హరిప్రియకు రెండు నిమిషాలకు మించి సమయం కేటాయించలేదని తెలుస్తోంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పరిస్థితులను హరీశ్‌కు వివరించేందుకు హరిప్రియ ప్రయత్నించగా... అన్నిచోట్ల అసమ్మతి ఉందని, మీ పని మీరు చేసుకుంటూ వెళ్లాలని మంత్రి హరీశ్ సూచించినట్టు తెలిసింది. నేడు అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్‌ఎస్ ప్రకటిస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో పార్టీ పెద్దలను కలిసేందుకు హైదరాబాద్‌లోనే ఆమె తన మద్దతుదారులతో ఉండిపోయారు.

వేగంగా క్రమబద్ధీకరణ..

- నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి
- మంత్రి పర్యటనలో ఆర్డర్లు ఇచ్చే అవకాశం
- 50 గ్రామపంచాయతీల్లో పరిశీలన పూర్తి
- ఇక కార్యదర్శులుగా జేపీఎస్‌లు !



రికార్డులు పరిశీలిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్‌రాజు

చుంచుపల్లి: జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ కసరత్తు వేగవంతంగా సాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్‌రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్, ఎస్పీ వినీత్‌లతో జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. క్రమబద్ధీకరణను ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఆర్డర్స్‌ను సైతం అందజేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో మాత్రం తొలుత మందకొడిగా సాగిన, ప్రస్తుతం కసరత్తు వేగవంతమైంది.

జిల్లాలో 350 మంది జేపీఎస్‌లు

జిల్లాలో 481 గ్రామపంచాయతీలు ఉండగా, వాటిలో ప్రస్తుతం 350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. మరో 26 మంది వరకు ఓపీఎస్‌లు కాగా మిగతావారు సీనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో కొనసాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 260 మంది జేపీఎస్‌లు నాలుగేళ్ల సర్వీస్ కాలాన్ని పూర్తి చేశారు. 15 రోజులుగా జేపీఎస్‌ల మదింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పటివరకు 50 గ్రామపంచాయతీల్లో వారి అనుభవం, పనితీరుపై అధికారులు మార్కులు వేశారు. వారిలో ఇప్పటికే 20 మందికి ఉత్తర్వులు సిద్ధం చేసినట్లు సమాచారం. జిల్లాలో మంత్రి పర్యటన సందర్భంగా జేపీఎస్‌లకు ఆర్డర్స్ అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జేపీఎస్‌లను 2018లో నియమించగా, తొలుత రూ.15 వేల వేతనం, ప్రస్తుతం రూ. 28,700 వేతనం అందిస్తున్నారు.

పనితీరు ఆధారంగా మార్కులు

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వం మొత్తం 100 మార్కులకు సంబంధించిన ప్రశ్నలను విడుదల చేసింది. దాని ప్రకారం గ్రామాల్లో జేపీఎస్‌ల పనితీరును అన్ని కోణాల్లో పరిశీలించి మార్కులు కేటాయిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువల శుభ్రం, దోమల నివారణ చర్యలు, పంచాయతీల రికార్డులు, డంపింగ్ యార్డు, వర్మీ కంపోస్టు తయారీ, వైకుంఠధామం నిర్వహణ, పన్నుల వసూలు, మొక్కల పెంపకం, క్రీడా ప్రాంగణ నిర్వహణకు అత్యధికంగా 35 మార్కులు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ బకాయిలు చెల్లింపునకు ఒక్కో దానికి 10 చొప్పున మార్కులు వేస్తున్నారు. ఇక తడి, పొడి చెత్త సేకరణకు 15 మార్కులు, పంచాయతీ నిధుల నుంచి 10 శాతం నిధులు గ్రీన్ బడ్జెట్ కేటాయిస్తే 5 మార్కులు, జనన, మరణాల రికార్డుల నిర్వహణకు 5 మార్కుల చొప్పున ఇస్తున్నారు. గ్రామాలకు నేరుగా స్థానిక సంస్థల కలెక్టర్ వెళ్లి జేపీఎస్‌ల పనితీరుపై ఆరా తీస్తూ మార్కులు వేస్తున్నారు. ఇందులో 70 శాతం మార్కులు సాధించిన జేపీఎస్‌లకు క్రమబద్ధీకరణలో అవకాశం కల్పిస్తున్నారు.

అందరికీ అవకాశం కల్పించాలి



రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జేపీఎస్‌ల విషయంలో 70 శాతం మార్కులు రావాలని నిబంధనను తొలగించేసి, నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అందరినీ రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది. నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్‌ను సర్వీస్ కాలంగా గుర్తించాలి.

– వంశీకృష్ణ, జేపీఎస్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు

పారదర్శకంగా..



జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో జేపీఎస్‌ల పనితీరును పరిశీలించి అధికారులు మార్కులు కేటాయిస్తున్నారు. ఇప్పటివరకు 50 గ్రామ పంచాయతీల్లో పరిశీలన పూర్తయింది. మిగిలిన గ్రామ పంచాయతీల్లో ఈ నెల చివరి నాటికి పూర్తిచేస్తాం.

– రమాకాంత్, డీపీఓ

స్వల్పంగా పెరిగిన గోదావరి



భద్రాచలం వద్ద గోదావరి (ఫైల్)

భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద ఆదివారం గోదావరి నీటిమట్టం 21.7 అడుగులకు చేరుకుంది. గడిచిన కొన్ని రోజులుగా నిలకడగా గోదావరి నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన వర్షాలతో గోదావరిలోకి వరద వస్తోందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి గోదావరి నీటిమట్టం 15.6 అడుగులు ఉండగా, ఆదివారం రాత్రి 21.7 అడుగులకు చేరుకుంటుందని పేర్కొన్నారు.

జాతీయ పురస్కారానికి ఎంపిక



ప్రభాకరాచార్యులు

అశ్వారావుపేటరూరల్: విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సేవా ట్రస్టు అందించే జాతీయ పురస్కారానికి అశ్వారావుపేటకు చెందిన కవి, రచయిత సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు ఎంపికయ్యారు. సాహిత్య రంగంలో విశేష సేవలను అందిస్తున్న ఆయన్ను ట్రస్టు నిర్వాహకులు విశ్వకర్మ లెజెండరీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఆదివారం సమాచారం అందించారు. వచ్చే నెల 10న ఏపీలోని విజయవాడలో అందించనున్నట్లు ట్రస్టు సభ్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ బాలబ్రహ్మాచారి, డాక్టర్ మాచవరం గౌరీ శంకరాచార్యులు తెలిపారు.

'ఉత్తములు' దరఖాస్తు చేసుకోవాలి

కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.సోమశేఖరశర్మ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనారు. రెండేళ్లుగా చేపడుతున్న విద్యాభివృద్ధి, సామాజిక కార్యక్రమాల వివరాలు, పాఠశాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రొఫైల్ హార్డ్ కాపీలను ఈ నెల 24న డీఈఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

మద్యం దుకాణాలకు నేడు డ్రా



ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రియాంక, అధికారులు

పాల్వంచలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక

కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ: పట్టణంలోని జెన్‌కో కాలనీలో సోమవారం నిర్వహించనున్న మద్యం టెండర్ల డ్రా ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక ఆల ఆదివారం పరిశీలించారు. ఉదయం 11 గంటలకు గెజిట్ సీరియల్ ప్రకారం డ్రా తీసే పద్ధతిని, భారీగా తరలి వచ్చే దరఖాస్తు దారులకు సౌకర్యాల ఏర్పాటు వివరాలను ఆబ్కారీ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ అధికారి జానయ్యలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని పోలీసు శాఖకు సూచించారు.

ఆరు స్టేషన్ల పరిధిలో 5,057 దరఖాస్తులు

కొత్తగూడెంలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ జానయ్య మాట్లాడుతూ ఆరు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో మద్యం షాపులకు 5,057 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ల ప్రకారం గౌడ కేటగిరీకి 6 షాపులుండగా 209 దరఖాస్తులు, ఎస్సీ కేటగిరీకి 7 షాపులుండగా 279 దరఖాస్తులు వచ్చాయని, ఎస్టీకి సంబంధించి 44 షాపులుండగా 2,608 దరఖాస్తులు, ఓపెన్‌లో 31 షాపులకు 1,860 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. 2021–23 సంవత్సరం కంటే ఈసారి 18 శాతం దరఖాస్తులు పెరిగాయని తెలిపారు. గౌడ రిజర్వేషన్‌లో ఉన్న దమ్మపేట షాపునకు 71 దరఖాస్తులు, ఎస్సీ కేటగిరీలో ఉన్న దమ్మపేటలోని షాపునకు 88 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ సమక్షంలో డ్రా ప్రక్రియ ఉంటుందని, ఎంపికైనవారు 1/6 వంతు సొమ్ము అకౌంట్‌ను పే చేయాల్సి ఉంటుందని వివరించారు. కోర్టు ఆదేశాల మేరకు మణుగూరుకు చెందిన కర్నె రవి ఏజెన్సీలో ఎస్సీ కేటగిరీ కింద పెట్టుకున్న దరఖాస్తు స్వీకరించినట్లు తెలిపారు.

'నవజాత'కు ఆయుష్షు..



ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు

గత మూడేళ్లలో శిశు మరణాలు..

సంవత్సరం	మరణాలు
2021	123
2022	98
2023	34

- భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో శిశువులకు ఉన్నత వైద్యం
- ప్రీ టర్మ్, బరువు తక్కువ ఉన్న బిడ్డలు కోలుకునేవరకు చికిత్స
- నవజాత శిశు కేంద్రంలో ప్రతి నెలా 200 మందికి వైద్యం
- మూడేళ్ల నుంచి తగ్గుతున్న శిశు మరణాలు



ఫొటోథెరపీ ద్వారా చికిత్స పొందుతున్న శిశువులు

భద్రాచలంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డల సంరక్షణపై దృష్టి పెట్టడంతో మూడేళ్లుగా మాతాశిశు మరణాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఎన్‌ఐసీయూ(న్యూ బార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్), ఎస్‌ఎన్‌సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్), నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నీలోఫర్ వైద్యులు ఆన్‌లైన్ ద్వారా నిత్యం మూడు సార్లు పర్యవేక్షిస్తున్నారు. తగిన సూచనలు చేస్తున్నారు. ఎన్‌ఐసీయూ ఏర్పాటు తర్వాత నవజాత శిశువులను రిఫరల్ ఆస్పత్రికి పంపించే సంఖ్య తగ్గిపోయిందని వైద్యులు తెలిపారు.

నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు..

నెలలు నిండకుండా పుట్టిన(ప్రీ టర్మ్) శిశువులకు రూ.లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే వైద్యం ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతోంది. పుట్టిన తర్వాత ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేందుకు అవసరమైన రూ.15 వేల విలువైన ఇంజెక్షన్ కూడా ఇస్తున్నారు. ఆరో, ఏడో నెలలో పుట్టిన, తక్కువ బరువు ఉన్న శిశువులను ఎక్కువగా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. దీంతో వైద్యులు పసిబిడ్డలు పూర్తిగా కోలుకునేలా చికిత్స అందిస్తున్నారు. ఇటీవల 800 గ్రాముల బరువుతో పుట్టిన ఇద్దరికి రెండు నెలలుగా ఎన్‌ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న డెలివరీల సంఖ్య ఆధారంగా 10 నుంచి 15 శాతం బేబీలు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.

హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ

హైరిస్క్ గర్భిణులపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని సదరు మహిళలకు బీపీ, షుగర్ నియంత్రణలో ఉండేలా, రక్తహీనత లేకుండా, కాన్పునకు మూడు రోజుల ముందుగానే ప్రభుత్వాస్పత్రిలో చేర్పిస్తున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తల యాప్‌లకు అనుసంధానం చేస్తున్నారు. ఏఎన్‌ఎంల, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా వైద్యులు పర్యవేక్షిస్తూ పౌష్టికాహారంతోపాటు ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందేలా చూస్తున్నారు. ప్రసవించాక శిశువుకు 14 నెలలవరకు అవసరమైన టీకాలను ఉచితంగా వేయడం, ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు, అనంతరం ఇంటికి చేర్చేందుకు 108, 102 వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. న్యూబర్న్ కేర్ యూనిట్‌లో 20 బెడ్స్, వెంటిలేటర్స్ 2, సీపాప్లు 3, ఫొటో థెరపీ యూనిట్లు 17, వార్మర్స్ 24 వరకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెలా 200 మంది నవజాత శిశువులకు చికిత్స అందిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి రాష్ట్రాల నుంచి నవజాత శిశువులను ఇక్కడికి తీసుకొస్తుండగా, పిల్లల వైద్య నిపుణులు, నర్సులు, మూడు షిఫ్టులుగా 24 గంటలపాటు సేవలందిస్తున్నారు.

బరువు తక్కువ శిశువులే ఎక్కువ



ఎస్ఎన్‌సీయూకు నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలను ఎక్కువగా తీసుకొస్తుంటారు. హైరిస్క్‌లో ఉన్నా, బరువు తక్కువగా ఉన్నా శిశువులను రికవరీ చేసేందుకు కృషి చేస్తున్నాం. అవసరాన్ని బట్టి కొందరికి రెండు నెలలపాటు చికిత్స అందిస్తున్నాం.

– డాక్టర్ కైలాష్ మోహన్, ఎస్ఎన్‌సీయూ

మరణాల తగ్గింపునకు చర్యలు



మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. స్థానిక ప్రైవేటు ఆస్పత్రులతోపాటు నాలుగు రాష్ట్రాల నుంచి శిశువులను ఇక్కడికి తీసుకొస్తున్నారు. తల్లీబిడ్డలకు మెరుగైన సేవలందిస్తున్నాం. ప్రభుత్వం ఖరీదైన మందులను కూడా సరఫరా చేస్తోంది.

–డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, భద్రాచలం ఆస్పత్రి ఆర్ఎంఓ

రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో ఐదు పతకాలు



విజేతకు ప్రశంసాపత్రం అందజేస్తున్న నిర్వాహకులు

కొత్తగూడెంటౌన్/ములకలపల్లి: రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలను సాధించిచారని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. మహీధర్ తెలిపారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. ములకలపల్లి గురుకుల కళాశాల విద్యార్థిని ఎస్.భావన 2వేల మీటర్ల పరుగుపందెంలో రజత పతకం, కొత్తగూడేనికి చెందిన ఎం.ఇందు 3 వేల మీటర్ల పరుగు పందెంలో రజత పతకం, వి.శృతి 1500 మీటర్ల పరుగుపందెంలో రజతం, ఎం.అఖిల్ 3 వేల మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం, పాల్వంచకు చెందిన బి.ఈశ్వర్ 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించారని వివరించారు. విజేతలను కోచ్‌లు ఎం. నరేష్, పి. నాగేందర్, గిరి ప్రసాద్, అసోసియేషన్ బాధ్యులు కె.సారంగపాణి, జీవీకే మనోహర్ , గొట్టపు రాధాకృష్ణ, రాజేంద్రప్రసాద్, ములకలపల్లి గురుకులం ప్రిన్సిపాల్ సునీత తదితరులు అభినందించారు.

క్లుప్తంగా

యాదవ యుద్ధభేరిని విజయవంతం చేయాలి



మాట్లాడుతున్న చెలకాని వెంకట్ యాదవ్

పాల్వంచ: ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే యాదవ యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ చెలకాని వెంకట్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం పాత పాల్వంచ ఆత్మలింగేశ్వరాలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజకీయంగా వెనుకబడి ఉన్న యాదవులు యుద్ధభేరి మహాసభకు తరలివచ్చి సత్తా చాటాలని కోరారు. అనంతరం విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగ సీతారాములును ఎన్నుకుని నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కొడగాని పరమేశ్ యాదవ్, వల్లపు యాకయ్య, మార్గం గురువయ్య, అంకయ్య, గంటా సత్యం, కోదాడ శ్రీను, నరిగే రమేశ్, ఐలయ్య, ఆవాల శ్రీను, కుక్కల సాంబయ్య, ఈశ్వరయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మంత్రికి సన్మానం



ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మంత్రి లక్మాను శాలువాతో సన్మానిస్తున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య

భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొదెం వీరయ్య ఆదివారం భద్రాచలంలో పర్యటించేందుకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మంత్రి కొవ్వాసి లక్మాను స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఇరు రాష్ట్రాల రాజకీయాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో భద్రాచలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎరక్కపోయి ఇరుక్కుపోయి..



ప్లాస్టిక్ డబ్బాలో ఇరుక్కుపోయిన శునకం తల

దుమ్ముగూడెం: పాపం ఓ శునకం ఎరక్కపోయి ఒక ప్లాస్టిక్ డబ్బాలో తలపెట్టిఇరుక్కుపోయి ఆదివారం నానా ఇబ్బంది పడింది. మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలో ఓ శునకం ప్లాస్టిక్ డబ్బాలో ఏదో ఆహారం ఉందని డబ్బాలో తల పెట్టింది. దీంతో తల డబ్బాలో ఇరుక్కుని ఇబ్బంది పడుతూ అటూ ఇటూ పరుగులు పెడుతుండగా.. కొందరు గ్రామస్తులు ఆ డబ్బాను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా అది భయపడి పరుగెడుతుంది.


పేకాటరాయుళ్ల అరెస్ట్

ములకలపల్లి: గుట్టుచప్పుడు కాకుండా పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురి పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం మేరకు ములకలపల్లి శివారులో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.13,230 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.

లక్ష్మీదేవిపల్లిలో 8 మంది..

కొత్తగూడెంరూరల్: పేకాట ఆడుతున్న సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో టాస్క్‌ఫోర్స్, పోలీసుల ఆధ్వర్యాన ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.18 వేల నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు



ప్రమాదంలో దెబ్బతిన కారు

పాల్వంచరూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డ సంఘటన మండల పరిధిలోని జగన్నాథపురం శివారు ఆర్టీఏ చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. పాల్వంచ నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొనడంతో మణుగూరుకు చెందిన కరుణతి భానుకు గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు దెబ్బతిన్నది. ఈ మేరకు రూరల్ ఎస్‌ఐ కార్తీక్ వివరాలు వెల్లడించారు.

పామాయిల్ గెలలు



టన్ను ధర	రూ.13,091

అటు ఆపద.. ఇటు అవస్థ

- పింఛన్ కోసం కిడ్నీ బాధితుల ఎదురుచూపులు
- మందులు, ప్రయాణ ఖర్చులు కూడా అందని వైనం
- ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బాధితులు

ఖమ్మం వైద్యవిభాగం: ఉమ్మడి జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక పక్క కిడ్నీ పాడై అల్లాడుతుండగా.. మరోపక్క ప్రాణాలు పోకుండా నెట్టుకు రావాలంటే డయాలసిస్ చేయించుకోవటం ఒక్కటే మార్గం. దీంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి కొందరు సుదూర ప్రాంతాల్లోని డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి రక్త శుద్ధి చేయించుకుంటున్నారు. కాని జిల్లాలో ఉన్న వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రం సరిపడా డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో లేవు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డయాలసిస్ సెంటర్లు మొత్తం 9 మాత్రమే ఉండగా.. వాటిలో 516 మంది బాధితులు రిజిస్టర్ చేసుకున్నారు. కొంత మంది అవకాశం లేక ఇతర జిల్లాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆర్థిక స్తోమత లేక ఊరు దాటి వెళ్లలేని వారు డయాలసిస్ చేయించుకోకుండానే తనువు చాలిస్తున్నారు. కాగా, ప్రభుత్వ పరంగా డయాలసిస్ కేంద్రాలు ఖమ్మం, సత్తుపల్లిలో ఉండగా.. ప్రైవేట్ పరంగా మమత, శ్రీరక్ష ఆస్పత్రుల్లో కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో డయాలసిస్ చేయించుకుంటున్న బాధితులు చాలా వరకు పేదలు కావడంతో చాలా మందికి ప్రభుత్వం నుంచి అందే రూ. 2వేలు పింఛన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్థికంగా భారమే..

సుదూర ప్రాంతాల నుంచి డయాలసిస్ చేయించుకునే బాధితులు రెండు, మూడు గంటల ప్రయాణం చేయటం.. సుమారు నాలుగు గంటల పాటు పడకపై డయాలసిస్ చేయించుకోవడం.. ఆతర్వాత తిరిగి ప్రయాణం చేయడం పరిపాటిగా మారడంతో వారు నీరసించి ఏ పనీ చేయడానికి అవకాశం లేకుండా పోతోంది. ఇలా వారంలో రెండు, మూడు సార్లు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. అదనుగా ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ కూడా సక్రమంగా అందక పోవడంతో వీరి బాధలు ఎవరికీ చెప్పుకోలేక నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం సంబంధిత బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నా.. అందాల్సిన మందులు, రవాణా ఖర్చులు మాత్రం చెల్లించట్లేదు. కాగా, ఉమ్మడి జిల్లాలో డయాలసిస్ చేయించుకునే వారిలో సగం మందికి పింఛన్ అందట్లేదని సమాచారం. చాలా కాలంగా డయాలసిస్ చేయించుకునే వారికి అందుతుండగా.. గతేడాది నుంచి వారి పేర్లు ఆరోగ్యశ్రీ సిబ్బంది నమోదు చేయకపోవటంతో వారికి పింఛన్ అందకుండాపోతోంది. దీనికి తోడు డయాలసిస్ కేంద్రాల్లో రోగులకు టిఫిన్, స్నాక్స్ అందించాలనే నిబంధన ఉన్నా.. ఎక్కడా అమలు కావట్లేదు. బస్‌పాస్‌లు కూడా సగం మందికి లేక ఇబ్బందులు పడుతున్నారు.



ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ విభాగం

ఉమ్మడి జిల్లాలో సెంటర్లు, బాధితుల వివరాలిలా..

సెంటర్	బెడ్లు	బాధితుల సంఖ్య
ఖమ్మం జిల్లాలో..		
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి	22	170
సత్తుపల్లి	5	45
మమత ఆస్పత్రి	5	37
శ్రీరక్ష ఆస్పత్రి	20	115
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో..		
కొత్తగూడెం	5	48
భద్రాచలం	10	72
ఇల్లెందు	5	18
అశ్వారావుపేట	5	6
మణుగూరు	5	19

ఖమ్మం కేంద్రంలో మరణ మృదంగం..

ఖమ్మం ప్రభుత్వ డయాలసిస్ కేంద్రంలో కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకునే రోగులు మృతి చెందటం కలకలం రేపుతోంది. రోగులకు సేవలు అందించటంలో ఇక్కడ డయాలసిస్ కేంద్రం నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని కేంద్రాన్ని దీప్‌చంద్ డయాలసిస్ సెంటర్ అనే సంస్థకు ఈ ఏడు జూన్ 22న ఐదేళ్లపాటు లీజుకు ఇచ్చారు. కాగా సెంటర్ నిర్వహణ తీసుకొని రెండు నెలలు గడవక ముందే ఇక్కడ డయాలసిస్ చేయించుకుంటున్న 13 మంది రోగులు మృత్యువాత పడటం కలవరపెడుతోంది. దీంతో సెంటర్‌కు చెల్లింపులు చేసే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆస్పత్రి అధికారులు సెంటర్ నిర్వాకులపై సీరియస్ అయ్యారు. రోగుల మృతికి కారణాలు తెలియజేయాలని నోటీసులు కూడా ఇచ్చారు. కాగా, డయాలసిస్ సెంటర్ నిర్వాహకులు మాత్రం తమ తప్పులేదని, ఇతర అనారోగ్య కారణాలతో సెంటర్‌లో ఐదుగురు మాత్రమే మృతి చెందారని చెబుతున్నారు. మిగితా వారు ఇంటి వద్దే చనిపోయారని, ఆ మృతులకు తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.

పింఛన్, బస్‌పాస్ ఇప్పించండి..



ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నా. కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకోవాల్సి ఉండటంతో ఏ పనీ చేయలేక పోతున్నాను. కొత్తగూడెంలో ఖాళీ లేక వారానికి మూడుసార్లు డయాలసిస్ కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నా.. మందుల ఇవ్వకపోవడంతో నెలకు రూ.3వేల నుంచి రూ.4వేలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రయాణ ఖర్చులు కూడా భారంగానే ఉంది. బస్‌పాస్, పింఛన్ మంజూరు చేస్తే భారం తగ్గుతుంది.

– ఎం.డీ.సలీం, కొత్తగూడెం

ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..



ఆస్పత్రిలోని డయాలసిస్ కోసం వచ్చే వారికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఇటీవల కొందరు మృతి చెందిన విషయం తమ దృష్టికి వచ్చింది. అయితే, వారిలో చాలామంది ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాం. ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అలాగే, ఎయిడ్స్ బాధితులకూ డయాలసిస్ విషయమై ఉన్నతాధికారులకు నివేదించాం.

– బి.వెంకటేశ్వర్లు, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్

ఆస్పత్రిలో నిండు గర్భిణి మృతి

- ఈ నెల 11న ఆస్పత్రిలో గర్భిణిని చేర్చిన కుటుంబ సభ్యులు
- వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతిచెందిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
- విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం: సూపరింటెండెంట్



రుత్తుబాయి మృతదేహం

సింగరేణి(కొత్తగూడెం): రామవరంలోని మాతా శిశు ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి ఎనిమిది నెలల గర్భిణి.. కడుపులోని బిడ్డతో సహా మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఇతర ఆరోగ్య సమస్యలతోనే ఆమె చనిపోయిందని వైద్యులు చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. నెల్లూరు జిల్లా పామూరుకు చెందిన గోస నర్సింహులుకు టేకులపల్లి మండలం మొక్కంపాడుతండాకు చెందిన రుత్తుబాయి (25)తో గతేడాది వివాహమైంది. ప్రస్తుతం రుత్తుబాయి ఎనిమిది నెలల గర్భిణి. ఆమెకు ఎక్లామేషియా (హైబీబీ-160/100) వ్యాధి వచ్చింది. దీంతో ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి రుత్తుబాయిని కుటుంబ సభ్యులు మాతా శిశు ఆస్పత్రిలో చేర్పించారు. పదిరోజులుగా చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. దీంతో రుత్తుబాయి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు మృతదేహాన్ని రెండో గేట్ నుంచి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల నిర్లక్ష్యమేనంటూ..

ఈ నెల 11వ తేదీన ఆస్పత్రిలో చేర్చిన తమ బిడ్డకు సరైన వైద్య సేవలు అందించకపోవడంతోనే మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎప్పుడు చూసినా కేవలం బీపీ చెక్ చేసేవారని, బీపీ ఎక్కువగా ఉందని చెప్పి నామమాత్రపు గోళీలు ఇచ్చారని, కానీ, తల్లీ, కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎలాంటి చికిత్స అందించలేదని ఆరోపించారు. శనివారం ఉదయం గర్భిణి పరిస్థితి బాగాలేదని చెప్పారని, ఆమె భర్తను పిలిపిస్తే ఆపరేషన్ చేస్తామని చెప్పారని, రాత్రి సమయంలో తమ బిడ్డ చనిపోయిందని రోదించారు. తమ కూతురు చనిపోయిన విషయం కూడా ఆలస్యంగా చెప్పారని, వైద్యులతో మాట్లాడుతుండగానే పోలీసుల సాయంతో మరో మార్గం నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు మృతిచెందిందని రుత్తుబాయి తండ్రి భద్రు ఆదివారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

గర్భిణి ఎక్లామేషియా పేషంట్..

గోస రుత్తుబాయిని ఆమె తల్లి, మరొకరు ఈ నెల 11న ఆస్పత్రిలో చేర్చారు. ఆమె 32 వారాల గర్భిణి. ఆస్పత్రిలో చేర్చేందుకు స్థానిక ఆశకార్యకర్త, అంగన్‌వాడీ టీచర్‌ను వెంట తీసుకురావాల్సి ఉన్నప్పటికీ వారు తీసుకురాలేదు. అయినా డ్యూటీ డాక్టర్లు పరీక్షించి ఆమెకు 160/100 బీపీ ఉందని, ఆమె ఎక్లామేషియా పేషంట్ అని, దీంతో ఆమెకు ఫిట్స్ వస్తాయని నిర్ధారించారు. హైరిస్క్ కేసు అని స్పష్టంగా చెప్పాం. కుటుంబ సభ్యుల కోరిక మేరకే చేర్చుకున్నాం. బీపీ కంట్రోల్‌లో లేకపోవడంతో శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. అయినా వైద్యుల నిర్లక్ష్యమేనని భావిస్తే ప్రొఫెసర్లతో విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

–బోడ కుమారస్వామి, ఆస్పత్రి సూపరింటెండెంట్

మండలాల్లో కేంద్ర బృందం పర్యటన



అన్నపురెడ్డిపల్లి: పల్లె దవాఖానా పరిసరాలను పరిశీలిస్తున్న సెంట్రల్ టీం సభ్యులు

టేకులపల్లి/అన్నపురెడ్డిపల్లి: గ్రామ పంచాయతీల్లో అధికారుల పనితీరు, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించేందుకు కేంద్రం బృందం సభ్యులు శ్రీను, సంపత్‌లు ఆదివారం టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీలో పర్యటించారు. అలాగే అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం, అన్నపురెడ్డిపల్లి గ్రామ పంచాయతీలలో కేంద్ర పథకాల అమలు తీరును స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సెంట్రల్ టీం సభ్యులు సుధాకర్‌రెడ్డి, సింగం పరశురాం ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు గ్రామాల్లోని మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, డంపింగ్‌యార్డు, సెగ్రిగేషన్ షెడ్లు తదితర వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సెంట్రల్ టీం సభ్యులు పీహెచ్‌సీ, పల్లె దవాఖానాల్లోని సౌకర్యాలపై ఆరా తీశారు. పరిశీలించిన ప్రతీ అంశాన్ని ఫోన్‌లో బంధించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓలు కోట వీరబాబు, అన్నపూర్ణ, ఎంపీఓలు గణేష్ గాంధీ, షాబ్నా, ఏపీఓలు శ్రీనివాస్, ప్రమీల, సర్పంచ్ బాబు, కార్యదర్శులు మీనా, ఖాదర్‌మియా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన

మహారాష్ట్ర విధాన సభ డిప్యూటీ స్పీకర్ సమీర్ కునవార్



మాట్లాడుతున్న మహారాష్ట్ర విధాన సభ డిప్యూటీ స్పీకర్ సమీర్ కునవార్

ఇల్లెందు: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని మహారాష్ట్ర విధాన సభ డిప్యూటీ స్పీకర్ సమీర్ కునవార్ విమర్శించారు. ఆదివారం ఇల్లెందులో నిర్వహించిన ఎమ్మెల్యే ప్రభాస్ యోజనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. దళితబంధు అమలులో ఎమ్మెల్యేల చేతివాటం సాగుతోందని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పడం.. అవినీతి పాలనకు నిదర్శనమని ఆరోపించారు. నాయకులు బలగానీ గోపీకృష్ణ, నాళ్ల సోమసుందర్, రాంచందర్ నాయక్, ఊకె అబ్బయ్య, రామచందర్, శ్రీనివాస్, విమల్ జైన్, బాలాజీ, మురళీకృష్ణ, రమేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

చుంచుపల్లి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి విస్తృతంగా తీసు కెళ్లాలని గోవా ఎమ్మెల్యే సంకల్ప్ అమోన్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగా కిరణ్, జోగు ప్రదీప్, నాగేశ్వరరావు, లక్ష్మణ్ అగర్వాల్, రవీందర్, నాగేశ్వరరావు, రాజేశ్, పానిశెట్టి వెంకటేశ్వర్లు, జైన్, రమేశ్‌బాబు, నిర్మలాదేవి, రంజిత్, హరిహరన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తల్లిని చంపిన తనయుడి అరెస్ట్..

వివరాలు వెల్లడించిన సీఐ కరుణాకర్



లొంగిపోయిన నిందితుడితో సీఐ కరుణాకర్

ఇల్లెందు: మండలంలోని బొజ్జాయిగూడెం పంచాయతీ మోదుగులగూడెం గ్రామానికి చెందిన మెరుగు పద్మను ఆమె కొడుకు యాకయ్య ఆస్తి కోసం తాగిన మైకంలో రోకలి బండతో మోదీ హతమార్చాడని ఆదివారం ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఈ నెల 18న పద్మ కుమారుడు యాకయ్య తాగిన మైకంలో ఇంటికొచ్చి తల్లితో ఘర్షణ పడ్డాడు. ఆస్తి అమ్మి తనకు ఇస్తే ఇసన్నపేటలో తాను నివాసం ఉంటున్న చోట ఇంటి నిర్మాణం చేసుకుంటున్నానని, ఖర్చులకు డబ్బులు కావాలని ఒత్తిడి చేశాడన్నారు. అయితే పద్మ ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో రోకలి బండతో తల మీద బలంగా మోదగా.. పద్మ అక్కడికక్కడే మృతి చెందిందని చెప్పారు. గత ఏడాది కాలంగా ఆస్తి కోసం తల్లి మీద ఒత్తిడి పెంచాడని, తోబుట్టువులైన కుమార్తెలకు తన సంపాదన అందుతుందని కుమారుడికి చెందడం లేదని తీవ్ర ఆగ్రహంతో భార్యతో పాటు ఒకరిద్దరు అడ్డు వచ్చినా ఆగకుండా యాకయ్య తల్లి వధించాడని పేర్కొన్నారు. తల్లిని చంపానని నిందుతుడు ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయాడని, విచారించిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ అప్పారావు, ఏఎస్‌ఐ ఘనీ, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

ఎదురెదురుగా రెండు కార్లు ఢీ

పెనుబల్లి: ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కుప్పెనకుంట్ల వద్ద గుంటూరుకు చెందిన పి.వీరారెడ్డి తన కారులో మరో ముగ్గురు వ్యక్తులతో భద్రాచలం వైపునకు వెళ్తున్నాడు. తెనాలికి చెందిన గోగినేని చంద్రశేఖర్ వీఎం బంజర్‌లోని తన బంధువుల ఇంటికి వచ్చి తిరిగి విజయవాడకు వెళ్తున్నాడు. మండలంలోని కుప్పెనకుంట్ల వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ముగ్గురు గాయపడ్డారు. రెండు కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. భద్రాచలం వైపు వెళ్తున్న కారులో పి.వీరారెడ్డి,పి.వాణి, పి.మనీషా, పి.హృద్య ఉన్నారు. క్షతగాత్రులను పెనుబల్లి, తిరువూరు ఆస్పత్రులకు ఆపై విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వీఎం బంజర్ పోలీసులు చేరుకొని వివరాలను సేకరించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పాల్వంచరూరల్: గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీకొని ఓ ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం పాండురంగాపురతండాకు చెందిన జర్పుల కుమార్(35) వ్యాపారం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దోర్నపాల్‌లో తండ్రి చీటీయా వద్దకు వెళ్లాడు. తిరిగి ఆదివారం ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఏపీలోని చింతూరు మండలం చట్టి చిడుమూరు వద్దకు రాగానే గుర్తుతెలియని ఓ బోలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత



పట్టుబడిన నిందితులతో ఎస్సై షాహీన, పోలీస్ సిబ్బంది

అన్నపురెడ్డిపల్లి: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్థానిక పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై షాహీన అక్రమ పీడీఎస్ బియ్యం వివరాలను వెల్లడించారు.విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున మండల పరిధిలోని బుచ్చన్నగూడెం వద్ద సుజాతనగర్ నుంచి కాకినాడ వెళ్తున్న అశోక్ లేల్యాండ్, టాటా ఇన్‌ట్రా వాహనాలను తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుబడింది. దీంతో ఆ రెండు వాహనాలతో పాటు కాకినాడకు చెందిన అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా.. మరో వ్యక్తి పేరు చెప్పడంతో మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు రామారావు, జీవన్, ఉషా తదితరులు పాల్గొన్నారు.

బెదిరింపులపై కేసు నమోదు

భద్రాచలంఅర్బన్: పట్టణంలోని అశోక్‌నగర్ కొత్త కాలనీ చెందిన ఓ మహిళను రాజేష్‌కుమార్ అనే సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గత కొంత కాలంగా వేదింపులకు గురిచేస్తున్నాడు. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తూ.. ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు రాజేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పాముకాటుతో వ్యక్తి మృతి

కొత్తగూడెం రూరల్: పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని మున్యాతండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంతోష్ తెలిపిన కథనం మేరకు మున్యాతండాకు చెందిన బాలు(40)శనివారం అర్ధరాత్రి బాత్‌రూంకు వెళ్లాడు. ఈ క్రమంలో పాము కాటు వేయగా.. కాలుకు ఏదో కుట్టినట్లుగా అనిపించి పడుకున్నాడు. తెల్లవారిన తరువాత చూడగా విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ప్రాణం తీసిన బాతు!

- చెరువు నీటిలో మునిగి ఒకరు మృతి
- తృటిలో బయటపడిన మరొకరు..



పెదమంగరాజు (ఫైల్)

అశ్వారావుపేటరూరల్: సరదాగా పక్షుల వేటకు వెళ్లిన గిరిజనులు అనుకోకుండా బాతు కోసం చెరువులో దిగారు. ఈ ఘటనలో ఒకరు చెరువు నీటిలో మునిగి మృత్యువాత పడగా, మరొకరు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన నారం పెదమంగరాజు(32)తో పాటు మరో ఎనిమిది మంది కలిసి పక్షులు(పిట్టలు) వేటాడేందుకు మండలంలోని గంగారం గ్రామ సమీపంలోని చెరువు దగ్గరకు వెళ్లారు. పిట్టలను వేటాడే క్రమంలో చెరువులో నీటి బాతు కనిపించడంతో రాళ్లతో కొట్టారు. గాయపడి ఎగరలేక నీటిలో మునిగిపోతున్న ఆ బాతును పట్టుకునేందుకు పెదమంగరాజుతో పాటు అశోక్‌కుమార్ చెరువులోకి దూకారు. ఇద్దరు కలిసి దానిని పట్టుకునేందుకు యత్నించగా, ఈ క్రమంలోనే మంగరాజు ఈత కొడుతుండగానే ఒక్కసారిగా లోతు ప్రదేశంలోకి మునిగిపోతుండగా.. అశోక్‌కుమార్ కాపాడేందుకు పట్టుకున్నాడు. ఇతను కూడా నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన తోటి గ్రామస్తులు అశోక్‌కుమార్‌ను రక్షించి ఒడ్డుకు తీసుకురాగా నీళ్లు తాగి అస్వస్తతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాని మంగరాజు మాత్రం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దాంతో తోటి స్నేహితులు సుమారు రెండుగంటల పాటు చెరువు నీటిలో గాలించి పెద మంగరాజు మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు స్థానిక ఎస్సై పి.శ్రీకాంత్ వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

చెట్టుకొమ్మను తప్పించబోయి.. లోయలోకి బస్సు!

- పాడేరు ఘాట్ రోడ్డులో విషాదం.. ఇద్దరి మృతి
- 28 మందికి గాయాలు..

సాక్షి, పాడేరు/పాడేరు రూరల్/సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం 34 మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. పాడేరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌లోని వ్యూపాయింట్ వద్ద మలుపులో రోడ్డు పక్కన చెట్టు కొమ్మలను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొట్టి వందడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూర్రెడ్డిపాలెంకు చెందిన నరవ నారాయణమ్మ(50), అల్లూరి జిల్లా పాడేరు మండలం జి.కొత్తూరు గ్రామానికి చెందిన గిరిజనుడు సీసా కొండన్న(55) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీస్ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామన్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అత్యవసర వైద్యం అవసరమైతే విశాఖ కేజీహెచ్ లేదా కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించాలని, క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సాయం అందించాలని స్పష్టం చేశారు. పాడేరు ఘాట్‌లో ప్రమాదాలు నివారించేందుకు రవాణ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు.

'ఘోస్ట్' చందా.. మార్గదర్శి దందా!

▶ మొదటి పేజీ తరువాయి

ఏ చిట్ ఫండ్స్ సంస్థలు, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేయని రీతిలో వినూత్న రీతిలో మార్గదర్శి సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు ఇది తాజా నిదర్శనం.

ఇలా ఎందుకు చేశారంటే..

ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలా ఎలా చేసిందనే సందేహం రావడం సహజం. ఎలా అంటే సుబ్రహ్మణ్యం ఆధార్ కార్డును తమ ఏజంట్ల ద్వారా సేకరించి ఆయనకు తెలియకుండానే చిట్టీ గ్రూపులో చందాదారునిగా చేర్చింది. ఇలాంటి వారిని 'ఘోస్ట్ చందాదారులు' అని వ్యవహరిస్తారు. అంటే చందాదారులు లేకుండానే వారి పేరిట చిట్టీ గ్రూపుల్లో సభ్యత్వం కొనసాగిస్తారు. అయితే తాను చందాదారునిగా ఉన్నానని సుబ్రహ్మణ్యానికి తెలియదు కాబట్టి ఆయన చందా చెల్లించరు. ఆయన్ని ఎవరూ అడగరు కూడా. దాంతో అసలు విషయం బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆయన పేరిట ఉన్న చిట్టీకి ప్రతి నెలా మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం చందా చెల్లించకపోయినా, చెల్లించినట్టుగా రికార్డుల్లో నమోదు చేస్తుంది. ప్రతి నెల చందాదారునికి వచ్చే డివిడెండ్‌ను మాత్రం సుబ్రహ్మణ్యం పేరిట తానే తీసుకుంటుంది. ఒక నెల సుబ్రహ్మణ్యం పేరిట చిట్టీ పాట పాడతారు. ఆ చిట్టీ పాట మొత్తం (ప్రైజ్‌మనీ) మార్గదర్శి యాజమాన్యం తమ సొంత ఖాతాలో వేసుకుంటుంది. అంటే రూపాయి చందా చెల్లించకుండానే.. ప్రతి నెల డివిడెండ్ మొత్తం తీసుకోవడంతోపాటు చిట్టీ పాట పేరిట ప్రైజ్ మనీ కూడా కొల్లగొడుతోంది.

ఇలా వెలుగు చూసింది..

మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సోదాల్లో భాగంగా సందేహం కలిగిన చందాదారులను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు సంప్రదిస్తున్నారు. ఆ విధంగా సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం చీరాలలో చిట్టీ గ్రూపులో సభ్యుడిగా ఉండటం ఏంటనే సందేహం వచ్చి అధికారులు సంప్రదించడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 బ్రాంచీల పరిధిలో ఇలాంటి ఘోస్ట్ చందాదారులు భారీగా ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఘోస్ట్ చందాదారుల దందాతోపాటు చందాదారులను దురుద్దేశంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ వారిని ఆర్థికంగా ఇక్కట్ల పాలు చేస్తోందని కూడా ఈ సోదాల్లో వెల్లడైంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘోస్ట్ చందాదారులు, చందాదారులకు తెలియకుండానే వారిని ష్యూరిటీగా చూపించడం తదితర



మోసాలకు పాల్పడిన ఫిర్యాదులతో మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఘోస్ట్ చందాదారులతో భారీగా అక్రమాలు

వ్యక్తులకు తెలియకుండానే వారి ఆధార్ నంబర్లు సేకరించి, చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చూపిస్తున్నారు. ఆ విధంగా ఘోస్ట్ చందాదారుల పేరిట డివిడెండ్లతోపాటు చిట్టీ మొత్తాన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ తమ ఖాతాల్లో జమ చేసుకుంటూ మోసానికి పాల్పడుతోంది. ఇది చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. ఇతర చందాదారుల ప్రయోజనాలకు విఘాతం కూడా. ఎందుకంటే ఇతర చందాదారుల ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధంగా అంటే వారికి తక్కువ డివిడెండ్ వచ్చేలా చేస్తున్నారు. మరోవైపు ఘోస్ట్ చందాదారునికి ఎక్కువ వేలంపాట మొత్తం (ప్రైజ్‌మనీ) వచ్చేట్టుగా వేలం నిర్వహిస్తున్నారు.

వందకుపైగా ఫిర్యాదులు

చందాదారుల నుంచి ఫిర్యాదులు లేకుండానే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఖండించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ పాల్పడుతున్న మోసాలపై పెద్ద సంఖ్యలో చందాదారులు పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మూడు రోజుల్లోనే దాదాపు వంద మందికిపైగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా, చందాదారులు పూర్తి వివరాలతో ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ **9493174065** కేటాయించింది.

అప్పుల ఊబిలోకి చందాదారులు

చిట్టీ గ్రూపు ప్రారంభంలోనే చందాదారుల నుంచి సంతకాలు తీసుకుని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఏకంగా చందాదారుల ఆస్తులను తమ పేరిట రాయించుకోవడం మార్గదర్శి చిట్‌ఫండ్స్ దారుణాలకు నిదర్శనం. ముందుగా తీసుకున్న సంతకాలను దుర్వినియోగం చేస్తూ ఓ చందాదారునికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఆయన్ను మరో చందాదారునికి ష్యూరిటీగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. దాంతో చిట్టీ పాట పాడిన చందాదారుడు వాయిదాలు చెల్లించ లేదు కాబట్టి, ష్యూరిటీగా పేర్కొన్న చందాదారుడు చెల్లించాలని రికార్డుల్లో చూపిస్తున్నారు. ఓ చిట్టీ పాట పాడిన చందాదారు ప్రైజ్‌మనీ తీసుకుని రెండు వాయిదాలు చెల్లించిన తర్వాత మిగిలిన వాయిదాలు చెల్లించకపోతే.. ఆ చిట్టీ పాటను రద్దు చేసి సంబంధిత నెలకు కొత్తగా చిట్టీ పాట నిర్వహించాలని చట్టం చెబుతోంది. కానీ దీన్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ పట్టించుకోవడం లేదు. చిట్టీ వాయిదాలు చెల్లించలేని చందాదారులతో మాట్లాడి వారిని మరో చిట్టీ గ్రూపులో సభ్యులుగా చేరుస్తోంది. ఆ కొత్త గ్రూపులో డివిడెండ్‌తో పాత గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చు అని చెబుతోంది. ఇలా ఒక చందాదారుని లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో చందాదారుగా చూపిస్తోంది. దాంతో ఆ చందాదారు మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు భారీగా బకాయిలు పడేట్టు చేస్తోంది. అతి సామాన్య పూజారిని ఏకంగా 22 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చారు. మరో వ్యక్తిని ఏకంగా 60 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చేర్చినట్టు చెప్పారు. కానీ ఆయన ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో చందాదారునిగా చూపించినట్టు సోదాల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమాలకు అంతే లేదు. ఆ చందాదారుడు ఓ చిట్టీలో పాటపాడినప్పటికీ అతి తక్కువ అంటే నామమాత్రంగానే ప్రైజ్‌మనీ పొందుతున్నారు. ఎంతగా అంటే రూ.50 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యుడైన ఓ చందాదారుడు రూ.46 లక్షలకు చిట్టీ పాట పాడితే ఆయనకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చేతికి ఇచ్చింది కేవలం రూ.20 మాత్రమే. మరో చందాదారుడు రూ.18 లక్షలకు చిట్టీ పాట పాడితే చేతికి వచ్చింది కేవలం రూ.200. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో ఇలాంటి అక్రమాలు కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి.

3 చోట్ల చీటింగ్ కేసులు నమోదు

చీరాల, అనకాపల్లి, రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై మూడు కేసులు నమోదు చేశారు. మూడు చోట్ల బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్)లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమన్యాంపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఆ మూడు బ్రాంచిల మేనేజర్లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిని అరెస్టు చూపించి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు.


- ▶ సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి తెలియకుండా ఆయన్ను చీరాలలో చందాదారునిగా నమోదు చేసినందుకు చీరాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
- ▶ అనకాపల్లికి చెందిన బి.వెంకటేశ్వరరావు నెలకు రూ.10 వేలు చొప్పున చందా చెల్లిస్తూ చిట్టీ గ్రూపులో చేరారు. 50 నెలల చందాలు చెల్లించిన తర్వాత ఆయన రూ.4,61,989కు చిట్టీ పాడారు. ఆయన ఎన్నిసార్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఆయనకు రూ.20 మాత్రమే వస్తుందని చెప్పారు. మిగిలిన మొత్తం ఆయన ష్యూరిటీ ఇచ్చిన మిగిలిన చిట్టీల్లో సర్దుబాటు చేసినట్టు చూపారు. అసలు తాను ఎవరికీ ష్యూరిటీ ఇవ్వలేదని చెప్పినా, బ్రాంచి మేనేజర్ వినిపించుకోలేదు. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసిన పత్రాలు చూపించారు. ఆ కాపీలు కావాలని అడిగినా సరే ససేమిరా అన్నారు. దాంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
- ▶ కోరుకొండ విజయ్‌కుమార్ అనే చందాదారుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్ రాజ మహేంద్రవరం బ్రాంచిలో రూ.5 లక్షల చిట్టీ గ్రూపులో చేరారు. కొన్ని వాయిదాలు చెల్లించాక 2020 జూన్‌లో రూ.3 లక్షలకు చిట్టీ పాట పాడారు. కానీ ఆయనకు ప్రైజ్‌మనీ ఇచ్చేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజర్ తిరస్కరించారు. విజయ్ కుమార్ తన స్నేహితుడు మల్లి కార్జున రావుకు 2019లో ష్యూరిటీ ఇచ్చారని, ఆ స్నేహితుడు వాయిదాలు చెల్లించడం లేదు కాబట్టి ఆయనకు ప్రైజ్‌మనీ ఇవ్వమని చెప్పారు. అసలు మల్లికార్జునరావు చిట్టీ మొత్తం గడువు తీరనే లేదని తెలిసింది. తనను మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజ మాన్యం మోసం చేసిందని విజయ్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

మార్గదర్శి ఓ 'నల్ల' ఖజానా

- బ్రాంచి మేనేజర్ల పేరిట భారీగా బినామీ ఆస్తులు
- ఓ మేనేజర్ పేరిట రూ.100 కోట్ల ఆస్తి
- రూ.కోటి డిపాజిట్‌కు పైబడి వెయ్యి ఖాతాలు

మార్గదర్శి చిట్ ఫండ్స్ నల్ల కుబేరుల అడ్డా అన్నది బట్టబయలైంది. తవ్వేకొద్దీ అక్రమాలు పుట్టలు పుట్టలుగా వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమ సంపాదనను దాచుకునేందుకు రామోజీరావు సృష్టించిన ఓ మినీ స్విస్ బ్యాంకు అని ఆధారాలతో స్పష్టమవుతోంది. ఉభయతారకంగా నల్లకుబేరులు, రామోజీరావు ఈ బ్లాక్ మనీ దందా సాగిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మరోవైపు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు చందదారుల సొమ్మును భారీగా తమ సొంతానికి మళ్లించుకున్న గుట్టు కూడా రట్టు అవుతోంది. శని, ఆదివారాల్లో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మనీ లాండరింగ్ జరుగుతున్నట్టుగా వెల్లడి కావడం గమనార్హం. రూ.కోటి కంటే అధికంగా చిట్టీలు వేసిన, అక్రమ డిపాజిట్లు చేసిన వారు దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నట్టు ఇప్పటి వరకు గుర్తించినట్టు సమాచారం. వారి మార్గదర్శి లెడ్జర్ పుస్తకాల్లోగానీ, ఆ చందాదారులకు ఇచ్చిన పాస్‌బుక్‌లోగానీ వారి పాన్ నంబర్లు, ఆధార్ నంబర్లు నమోదు చేయనే లేదన్నది వెల్లడైంది. కొందరు చందాదారులను సీఐడీ అధికారులు పిలిచి విచారించగా వారికి అన్ని కోట్ల రూపాయలు ఏలా వచ్చాయన్నది చెప్పలేకపోయారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్‌లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశ్నిస్తే వారు విస్మయకర సమాధానమిచ్చారు. ఈ అక్రమాల్లో మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రంలోని ముఖ్య పట్టణంలోని ఓ బ్రాంచి మేనేజర్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దాంతో రామోజీరావుతోసహా మొత్తం మార్గదర్శి చిట్ ఫండ్స్ యాజమాన్యం హడలెత్తిపోయింది. ఆ మేనేజర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట దాదాపు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు వెల్లడైంది. ఈ మేనేజర్ చాలా మంది పెద్దలకు బినామీ అన్నది స్పష్టమవుతోంది. ఇలా పలువురు మేనేజర్లు ఉన్నట్టు సమాచారం. కాగా, కొందరు బ్రాంచి మేనేజర్లు చందాదారుల చందా మొత్తాలను తమ సొంతానికి వాడుకుంటున్నట్టు కూడా వెల్లడైంది. విశాఖపట్నంలో దీనిని నిర్ధారించారు. ఇతర బ్రాంచి కార్యాలయాల్లో ఆరా తీస్తున్నారు. పలు చోట్ల అవకతవకలకు సంబంధించి లెడ్జర్ ఖాతాలు, చిట్టీ పాటల మినిట్స్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం



విరాళం అందజేస్తున్న భక్తులు

భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే నిత్యాన్నదానానికి రంగారెడ్డి జిల్లా గోపనపల్లి, డైమండ్ హైట్స్ కాలనీకి చెందిన సువర్ణ రామేశ్వరపు, రమేష్ పవులూరి రూ.లక్ష విరాళం అందజేశారు. ముందుగా వారు ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుబంధ ఆలయాలను దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులకు విరాళం అందజేశారు. కాగా, బేబీ సినిమా ఆర్టిస్ట్ కిరాక్ సీత ఆదివారం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు.

కిన్నెరసానిలో పర్యాటకుల సందడి

ఒకరోజు ఆదాయం రూ.30,690



ట్రైనీ అధికారులకు అవగాహన కల్పిస్తున్న డైరెక్టర్ రామ్మోహన్

పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చి డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 668 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.19,640, 275 మంది బోటింగ్ ద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థకు రూ.11,050 ఆదాయం లభించింది.

అటవీ శాఖ సెక్షన్ అధికారి సందర్శన..

హైదరాబాద్ దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీకి చెందిన 15 మంది ట్రైనీ ఫారెస్ట్ సెక్షన్ అధికారులు ఫోర్స్ డైరెక్టర్ రాంమోహన్ ఆధ్వర్యంలో కిన్నెరసానిని సందర్శించారు. ఈ సందర్భంగా వైల్డ్‌లైఫ్ శాఖ చేపట్టిన ప్లాంటేషన్, జంతు సంరక్షణ తదితర అంశాలపై అధ్యయనం చేశారు. ట్రైనీ అధికారులకు యానంబైల్ రేంజర్ శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైల్డ్‌లైఫ్ సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు.

ఇక డిజిటల్ హెల్త్‌కార్డులు

- 'ఆరోగ్య' పాత కార్డుల స్థానంలో ఇవ్వాలని నిర్ణయం
- ఇప్పటికే ప్రారంభమైన ప్రక్రియ
- ఆరోగ్యమిత్రల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్డులు 7 లక్షలకు పైగానే..
- కొత్త కార్డులతో సేవలు సులువవుతాయని చెబుతున్న అధికారులు

ఖమ్మంవైద్యవిభాగం: ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు ఉన్న కార్డుల స్థానంలో కొత్తగా డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 12నుంచి కార్యక్రమాన్ని ట్రస్ట్ ద్వారా ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులు, నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోని ఆరోగ్యమిత్రల ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ద్వారా రూ.5 లక్షలు, ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.2 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందుతున్నాయి. గతంలో తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆహారభద్రత కార్డులు జారీ చేయగా వాటి లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పుడు పాత కార్డులన్నింటి స్థానంలో డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు.

ఆరోగ్య మిత్రల ద్వారా నమోదు

డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో ఆరోగ్య మిత్రల సేవలను వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో ఐదు, ఖమ్మం జిల్లాలో 20 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆహార భద్రత కార్డుకు ఆధార్ లింక్ చేయబడిన సెల్ నంబర్, ఇతర వివరాలను ఆరోగ్యమిత్రకు అందజేస్తే వారు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఆ తర్వాత వారం, పది రోజుల్లో డిజిటల్ కార్డు జారీ అవుతుంది. తద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు పొందడం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు.



ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు నమూనా

ఏమిటి లాభం

కొత్తగా జారీ చేస్తున్న డిజిటల్ హెల్త్ కార్డుల వల్ల ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెళ్లినప్పుడు రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉంటున్నాయి. డిజిటల్ కార్డు మాత్రం అందరికీ వేర్వేరుగా జారీ చేస్తారు. తద్వారా వివరాల నమోదు సులువవుతుంది. ఈ కార్డుపై బార్‌కోడ్, క్యూఆర్ కోడ్ ఉండడం స్వైప్ చేయగానే వివరాలు వెల్లడై త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి చికిత్స ప్రారంభిస్తారు.

1,584 రకాల వైద్యసేవలు

ఇటీవల ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు విస్తృతమయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు బిల్లులు పేరుకుపోవడంతో చికిత్సతో పాటు శస్త్రచికిత్స చేయడానికి సుముఖత చూపడం లేదు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం వైద్యసేవలు మెరుగయ్యాయి. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 1,584 రకాల చికిత్సలు ఉచితంగా అందుతుండగా, ఇందులో ఆయుష్మాన్ భారత్ ద్వారా 642, ఆరోగ్యశ్రీ ద్వారా 942 వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ పథకాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా సేవలు అందిస్తుండటంతో ఎక్కువ మంది ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. అయితే, పాత కార్డులు కొన్నిచోట్ల పనిచేయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 7,09,941 లక్షల పాతకార్డుల స్థానంలో డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,93,806, ఖమ్మం జిల్లాలో 4,16,135 కార్డులు ఉన్నాయి.

అందరూ డిజిటల్ కార్డులు తీసుకోవాలి



ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ డిజిటల్ హెల్త్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఆహారభద్రత కార్డుతో ఆధార్ లింక్ చేయబడిన సెల్ నంబర్, ఇతర వివరాలు సమీప ఆస్పత్రిలోని ఆరోగ్యమిత్రకు ఇస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత డిజిటల్ హెల్త్ కార్డు జారీ అవుతుంది.

–పి.శ్రీనివాస్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మేనేజర్

ప్రజాసేవకే అంకితం అవుతా..

- రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు
- 'గడప గడపకూ గడల' కార్యక్రమం ప్రారంభం

కొత్తగూడెంరూరల్: ప్రజలకు సేవ చేయడమే రాజకీయమని, తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన జీవితాన్ని వారికే అంకితం చేస్తానని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు గడల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెంలో 'గడప గడపకూ గడల' కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత సంతోషిమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 23వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. మహిళలు మంగళహారతులతో గడలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను పుట్టిన గడ్డకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని, ఉన్నత చదువులకు తోడ్పాటుతోపాటు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, పటేల్, మోదుగు జోగారావు, అంజి, ఉజ్జీవరావు తదితరులు పాల్గొన్నారు.



'గడప గడపకూ గడల' కార్యక్రమంలో పాల్గొన్న గడల శ్రీనివాసరావు, తదితరులు

శిథిల క్వార్టర్లు కూల్చివేత..

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో కార్మికుల కోసం నిర్మించే క్వార్టర్లలో నాణ్యత లోపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంపూర్‌లో సుమారు 20ఏళ్ల క్రితం నిర్మించినవి అప్పుడే శిథిలావస్థకు చేరడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. కాగా, ఈ క్వార్టర్లలో నివసించే పరిస్థితి లేకపోవడంతో యాజమాన్యం కూల్చివేయిస్తోంది. అయితే, 60ఏళ్ల క్రితం కట్టిన క్వార్టర్లు ఇంకా బాగానే ఉండడంతో చిన్న చిన్న మర్మమతులు చేసి కార్మికులకు కేటాయిస్తున్నారు. కానీ 20ఏళ్ల క్రితం కట్టిన క్వార్టర్లను కూల్చివేయించాల్సి రావడానికి అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, కొత్తగూడెం ఏరియాలో జీకే ఓసీలో బొగ్గు నిక్షేపాలు నిండుకోవడంతో వీకే–7 ఓసీ విస్తరణకు నిర్ణయించారు. ఈమేరకు ఏరియా వర్క్‌షాప్, జీఎం కార్యాలయం, ఇతరత్రా పనులను రూ.8కోట్లతో చేపట్టనుండగా అధికకారులు ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈ పనులు చురుగ్గా సాగుతుండగా ఏ ఆధికారి కానీ డైరెక్టర్ కానీ పరిశీలించిన దాఖలాలు లేకపోవడంతో గౌతంపూర్ క్వార్టర్ల పరిస్థితే కొన్నాళ్లకు ఎదురవుతుందని చెబుతున్నారు. ఇకనైనా పనులు నాణ్యతగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు. ఈవిషయమై జీఎం(సివిల్) సూర్యనారాయణను వివరణ కోరగా గౌతంపూర్ క్వార్టర్ల విషయంలో కొన్ని నిర్మాణాలు సరిగ్గా జరగలేదని.. కానీ ప్రస్తుత నిర్మాణాలను మాత్రం నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.



గౌతంపూర్‌లో శిథిల క్వార్టర్లను కూల్చుతున్న దృశ్యం

అమిత్ షా సభను విజయవంతం చేయండి

గోవా ఎమ్మెల్యేలు ప్రేమేంద్ర సేత్, జయప్రకాశ్

ఖమ్మం మామిళ్లగూడెం : ఈనెల 27న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని, సభను జయప్రదం చేయాలని గోవా రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రేమేంద్ర సేత్, కేదార్ జయప్రకాశ్‌నాయక్ కోరారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ కూడా ఉందని, ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా పార్టీ బలోపేతం చేసేందుకే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 341 బూత్ కమిటీలను సందర్శించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతామన్నారు. జిల్లాలో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని, ఈ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని జోస్యం చెప్పారు. బీజేపీలో సామాన్య కార్యకర్త సైతం ప్రజాప్రతినిధి కాగలరనడానికి తానే ఉదాహరణ అని ప్రేమేంద్ర సేత్ తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు రుద్ర ప్రదీప్, శ్యాంరాథోడ్, ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, నాయకులు డాక్టర్ శీలం పాపారావు, మన్‌కీబాత్ రాష్ట్ర కోఆర్డినేటర్ గెంటెల విద్యాసాగర్, మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు దొడ్డా అరుణ, దిద్దుకూరి వెంకటేశ్వరావు, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, డీకొండ శ్యామ్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ప్రేమేంద్ర సేత్, కేదార్ జయప్రకాశ్

బీజేపీ విజయానికి కృషి చేయాలి

ఖమ్మంరూరల్: పాలేరు నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురి ఎమ్మెల్యే ఎల్‌బీ మహాపాత్రో అన్నారు. మండలంలోని ఏదులాపురంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణాలో కుటుంబ పాలనకు ప్రజలు విసిగిపోయారని, డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించరని, తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలిపారు. ఈనెల 27న జరిగే అమిత్‌షా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, నాయకులు టి.నరేంద్రరావు, మేక సంతోష్‌రెడ్డి, శ్రీనివాస రెడ్డి, కె.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహాపాత్రో